క్లుప్తంగా

అల్ ఖైర్ ఆధ్వర్యంలో ఉచిత సమ్మర్ క్యాంపు

గోల్కొండ: గోల్కొండలోని అల్ ఖైర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత వివిధ రకాల కోర్సుల సమ్మర్ క్యాంపులను నిర్వహిస్తున్నామని కోర్సు కో ఆర్డినేటర్ యాయాబిన్ హసన్ తెలిపారు. 40 రోజుల పాటు ఒక్కొక్క కోర్సు ఉంటుందని ఆయన తెలిపారు. కంప్యూటర్ ఏడీసీఏ, స్పోకెన్ ఇంగ్లిష్, మొబైల్ రిపేరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్ అండ్ టైలరింగ్, మెహెందీ డిజైనింగ్, ఏసి టెక్నీషియన్ కోర్సును మే 1 నుంచి నిర్వహిస్తామని ఆయన తెలిపారు. మహిళలకు సాయంత్రం వేళల్లో ఈ శిక్షణ తరగతులు ఉంటాయని ఆయన తెలిపారు. వివరాలు, రిజిస్ట్రేషన్ కోసం 77318 41591 లో సంప్రదించాలి.

అభినందనలు


సదాశివం సాయి తేజను అభినందిస్తున్న నాగ్‌నాథ్ మాశెట్టి

చార్మినార్: బాక్సింగ్ పోటీలలో సిల్వర్ మెడల్ సాధించిన సదాశివం సాయి తేజను టీఎస్ బసవ కేంద్రం అధ్యక్షుడు నాగ్‌నాథ్ మాశెట్టి శాలువా కప్పి బొకే అందజేసి అభినందించారు. పాతబస్తీ చార్మినార్‌కు చెందిన 9వ తరగతి విద్యార్థి నిజాం బాక్సింగ్ క్లబ్ తరఫున 52 కిలోల విభాగంలో పోటీపడి సిల్వర్ మెడల్ సాధించారు. లాలాగూడలోని శివం సత్యనారాయణ బక్సింగ్ క్లబ్‌లో జరిగిన ఈ పోటీల్లో 8 బాక్సింగ్ క్లబ్‌లకు చెందిన బాక్సర్లు పాల్గొన్నారు. ఈ మేరకు సిల్వర్ మెడల్ సాధించిన సదాశివం సాయి తేజను మంగళవారం నాగ్‌నాథ్ మాశెట్టి ఘనంగా సత్కరించి అభినందించారు.

దరఖాస్తుల ఆహ్వానం

నాంపల్లి: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలోని డిజైన్ విభాగం పక్షాన వేసవి సెలవులను దృష్టిలో ఉంచుకుని వివిధ రంగాల్లో పది స్వల్ప కాలపు కోర్సులను నిర్వహిస్తున్నామని వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య భట్టు రమేష్ ఓ ప్రకటనలో తెలిపారు. రెండు నెలల కాల వ్యవధితో నిర్వహించే ఈ కోర్సులలో 15 మంది విద్యార్థులకు ప్రవేశం కల్పించనున్నట్లు తెలిపారు. కంప్యూటర్ బేసిక్స్, డిజిటల్ మార్కెటింగ్, స్పోకెన్ ఇంగ్లిష్, డ్రాయింగ్, పెయింటింగ్, స్కల్ప్చర్, మోడలింగ్, ఫొటోగ్రఫీ, వీడియో ఎడిటింగ్, గ్రాఫిక్ డిజైన్, గేమ్ వెబ్ డిజైన్, యానిమేషన్, ఆటోకాడ్, ఇంటీరియర్ డిజైన్ యుఐ/యుఎక్స్ కోర్సులను ప్రవేశపెట్టబోతున్నట్లు ఆయన తెలిపారు. పదవ తరగతి పాసైన ఔత్సాహిక విద్యార్థులు ఈ కోర్సుల్లో పొందడానికి అర్హులని, మరింత పూర్తి సమాచారం కోసం విశ్వవిద్యాయం వెబ్‌సైట్‌ను కాని, 81254 04341, 86883 03772 లలో సంప్రదించవచ్చు.

దర్గాను దర్శించుకున్న ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ



గోల్కొండ: దర్గాలు, ప్రార్థన స్థలాలు ఆధ్యాత్మిక, ప్రశాంతతకు నిలయాలని మజ్లిస్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. మంగళవారం ఆయన కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్‌తో కలిసి హుబ్లీలోని అస్థాన-ఏ-అహాలియా-ఖాద్రియా దర్గా హజ్రత్ సయ్యద్ మహ్మద్ షా ఖాద్రీ అల్ బగ్దాదీని దర్శించుకున్నారు. ఆయన వెంట పలువురు మజ్లిస్ నాయకులు ఉన్నారు.

కొత్త సెక్రటేరియేట్ అద్భుతం

గోల్కొండ: తెలంగాణ సచివాలయ నిర్మాణం అద్భుతమని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. తెలంగాణ మైనార్టీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సయ్యద్ అక్బర్ హుస్సేన్ మంగళవారం కొత్త సచివాలయంలోని మంత్రిని ఛాంబర్‌లో కలిసి నిర్మాణం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మంత్రికి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ గర్వపడేలా సీఎం కేసీఆర్ సచివాలయ నిర్మాణాన్ని చేపట్టి సకాలంలో పూర్తి చేయడం ముఖ్యమంత్రి నిబద్ధతకు నిదర్శమన్నారు. పుష్పగుచ్ఛం అందించిన వారిలో రాష్ట్ర వక్ఫ్ బోర్డు మాజీ సభ్యుడు వహీద్ అహ్మద్, డాక్టర్ మస్తాన్ మహ్మద్ అలీ ఖాద్రి, సయ్యద్ అష్రఫ్ హుస్సేన్ ఆమెర్ తదితరులున్నారు.


రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు పుష్పగుచ్ఛం అందజేస్తున్న వహీద్ అహ్మద్

నేషనల్ ప్రేయర్ డేను విజయవంతం చేయాలి

సుల్తాన్‌బజార్: ఆధ్యాత్మిక సుసంపన్నత, సామాజిక అభివృద్ధి, ఆర్థిక ఉద్ధరణ కోరుతూ క్రిష్టియన్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో ఈనెల 4న ఎల్బీస్టేడియంలో నేషనల్ ప్రేయర్ డేను నిర్వహిస్తున్నట్లు క్రిష్టియన్ ఎమ్మెల్సీ డి.రాజేశ్వర్‌రావు తెలిపారు. ఈ మేరకు మంగళవారం హైదర్‌గూడ ఎన్ఎస్ఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ ప్రధాన కార్యదర్శి మోహన్‌బాబుతో కలిసి ఆయన మాట్లాడుతూ.. గత ఐదేళ్లుగా నేషనల్ ప్రేయర్ డేను నిర్వహిస్తున్నామని, కరోనా కారణంగా రెండు ఏళ్లుగా నిర్వహించలేక పోయామన్నారు. దేశం, రాష్ట్రంలోని ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుతూ పెద్ద ఎత్తున ప్రార్థన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రముఖులు హాజరవుతున్నారని తెలిపారు.


మాట్లాడుతున్న ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రావు

క్రైస్తవులు అధిక సంఖ్యలో హాజరై ఈ నేషనల్ ప్రేయర్ డేను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కార్యనిర్వహణ కార్యదర్శి జోనాథన్, సిన్హా, రాయిడ్ అండ్ రోస్, టీఎ కుమార్, విద్యాసాగర్, యేసురాజు, సిన్హా, అడ్వర్డ్ జోనర్ధన్ పాల్గొన్నారు.

గోషామహల్ అభివృద్ధికి ప్రత్యేక కృషి

అబిడ్స్: గోషామహల్ నియోజకవర్గం అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తానని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. కోట్లాది రూపాయాల అభివృద్ధి పనులు నియోజకవర్గం నలుమూలలా చేపట్టామన్నారు. జాంబాగ్ డివిజన్‌లో రూ.22 లక్షల అభివృద్ధి పనులకు ఎస్టిమెంట్ వేయించామని వెంటనే పనులు ప్రారంభమవుతాయన్నారు. గోషామహల్ నియోజకవర్గం బీఆర్ఎస్ నాయకులు ఎం.ఆనంద్‌కుమార్‌గౌడ్ మంత్రిని కలిసి పలు సమస్యలు వివరించారు. వాటర్‌వర్క్స్ అధికారులు చేపట్టిన రూ.22 లక్షల అభివృద్ధి పనులను వెంటనే ప్రారంభించే విధంగా కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వేగవంతంగా పనులు


వివరాలు తెలుసుకుంటున్న మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్

చేయిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నందుకుమార్, మహ్మద్ అహ్మద్, మహ్మద్ సలీం, మహ్మద్ అసద్, మహ్మద్ అమాన్ తదితరులు పాల్గొన్నారు.

బంగారు తెలంగాణ కేసీఆర్‌తోనే సాధ్యం


సీఎం కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్న డాక్టర్ ఎస్ఎంముజీబ్ హుస్సేని

అబిడ్స్: బంగారు తెలంగాణ సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమవుతుందని హైదరాబాద్ జిల్లా టీఎన్జీఓస్ అధ్యక్షుడు డాక్టర్ ఎస్ఎం ముజీబ్ హుస్సేని పేర్కొన్నారు. దేశంలోనే ఎక్కడ ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆధునాతన సచివాలయం నిర్మించడం సువర్ణ అధ్యాయనం అన్నారు. నూతన సచివాలయాన్ని నిర్మించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ... తెలంగాణ ఉద్యోగులు మరింత కృతజ్ఞతో ఉంటారన్నారు. బంగారు తెలంగాణ కోసం కేసీఆర్ చేస్తున్న కృషి అమోఘమన్నారు.

బీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలు దేశానికే ఆదర్శం


ఆనంద్‌కుమార్‌గౌడ్‌ను అభినందిస్తున్న నందకిశోర్ వ్యాస్ బిలాల్

అబిడ్స్: బీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలు దేశానికే ఆదర్శమని గోషామహల్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఇన్‌చార్జ్ నందకిశోర్ వ్యాస్ బిలాల్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పథకాలు దేశంలోని పలు రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకోవడం గర్వకారణమన్నారు. ఉచిత విద్యుత్, దళిత బంధు, పెన్షన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లాంటి పలు పథకాలు దేశంలోని పలు రాష్ట్రాలు తెలంగాణను చూసి వారు కూడా అమలు చేస్తుండడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. గోషామహల్ నియోజకవర్గం నలుమూలలా కేసీఆర్ ప్రభుత్వ పథకాలు ఇంటింటికీ అందించేందుకు నిరంతరం కృషి చేస్తామన్నారు. మంగళవారం బీఆర్ఎస్ నాయకులు ఆనంద్ కుమార్‌గౌడ్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నందుకుమార్ తదితరులు పాల్గొన్నారు.

ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలి

అఫ్జల్‌గంజ్: వాసవీ మాత కృపతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సంపూర్ణమైన జీవితాన్ని ఆస్వాదించాలని ప్రజా ఏక్తా పార్టీ జాతీయ అధ్యక్షుడు బోనాల శ్రీనివాస్ ఆకాంక్షించారు. ఈ మేరకు మంగళవారం గౌలిగూడలోని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పెద్ద అంబర్‌పేట్‌లోని వాసవీమాత ఆలయానికి బయలుదేరి వెళ్లారు. ఆలయ కమిటీ చైర్మన్ వెంకయ్యగుప్తా, ప్రధాన కార్యదర్శి నారాయణ రాజేశ్వర్ గుప్తా ఆహ్వానం మేరకు ఆలయ ధ్వజ స్తంభ శంకుస్థాపన పనుల ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.


బోనాల శ్రీనివాస్‌ను సన్మానిస్తున్న ఆలయ కమిటీ సభ్యులు

మణిరత్నం సినిమాలు-స్త్రీ పాత్రలపై చర్చాగోష్టి

నాంపల్లి: తెలుగు విశ్వవిద్యాలయం స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో సోమవారం సమావేశ మందిరంలో మణిరత్నం సినిమాలు- స్త్రీ పాత్రలు అనే అంశంపై చర్చాగోష్టి జరిగింది. విద్యార్థి ఏవీ. అరవింద్ అధ్యక్షతన జరిగిన సభకు ప్రధాన వక్తగా ప్రముఖ రచయిత్రి వోల్గా హాజరై ప్రసంగించారు. మణిరత్నం చాలా గొప్ప దర్శకులని ప్రశంసించారు. రోజా, బొంబాయి వంటి సినిమాలలో మణిరత్నం సరైన న్యాయం చేయలేదన్నారు. కథ పరంగా పరిమితులకు లోబడి ఉన్నాయని అన్నారు. స్త్రీలను అందంగా చిత్రించడంలో గొప్పగా ఉన్న పటికిని కథలలోని తిరుగుబాటుతనంలో పరిమితులు ఉన్నాయన్నారు. సినిమా గీత రచయిత్రి పింగళి చైతన్య మాట్లాడుతూ.. నేడు ఎదుర్కొంటున్న పిల్లలలో ఆటిజంపై 30 ఏళ్ల క్రితమే అంజలి సినిమా తీశారన్నారు. ఈ కార్యక్రమంలో స్టడీ సర్కిల్ విద్యార్థులు ప్రవీణ్, కల్యాణి, అరుణ్ జ్యోతి, నిలాంబరి, నేహా, తితేందర్, జగన్, రవి కుమార్ పాల్గొన్నారు.


మాట్లాడుతున్న రచయిత్రి వోల్గా

ఢిల్లీలో లాల్‌దర్వాజా బోనాలను ఘనంగా నిర్వహిస్తాం

చాంద్రాయణగుట్ట: ఢిల్లీలో లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తామని తెలంగాణ రాష్ట్ర శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ ముదిరాజ్ తెలిపారు. లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారిని మంగళవారం ఆయన దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఫోర్‌మెన్ కమిటీ చైర్మన్లు పోసాని సురేందర్ ముదిరాజ్, బద్రీనాథ్‌గౌడ్, శివకుమార్ యాదవ్ ఆయనకు శాలువ, పూల మాలతో సత్కరించారు. ప్రతిఏట లాగే ఈసారి కూడా ఆషాఢ మాసంలో నిర్వహించే బోనాలకు అన్ని సదుపాయాలు కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు జగదీష్‌ముదిరాజ్, పోతరాజు బాబురావు, విష్ణుగౌడ్, పోసాని సదానంద్ ముదిరాజ్, రంగ శ్రీకాంత్ గౌడ్, సుధాకర్, జె.రమేష్, రమేష్ బాబు, విట్టల్ తదితరులు పాల్గొన్నారు.


అమ్మవారికి పూజలు చేస్తున్న బండా ప్రకాష్ ముదిరాజ్

భారత రాజ్యాంగాన్ని ఉచితంగా పంపిణీ చేయాలి

గన్‌ఫౌండ్రీ: భారతదేశ పౌరులందరికీ భారత రాజ్యాంగాన్ని ఉచితంగా పంపిణీ చేయాలని ధర్మ సమాజ్ పార్టీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు కార్తిక్ మహారాజ్ అన్నారు. ఈ మేరకు మంగళవారం ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. భారత రాజ్యాంగంపై పౌరులకు అవగాహన, శిక్షణ ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీఎస్‌పీ నగర ప్రధాన కార్యదర్శి లింగస్వామి, ఉపాధ్యక్షులు కృష్ణ, కార్యదర్శి ఉదయ్, మల్లేష్, సైదులు తదితరులు పాల్గొన్నారు.

సీఎంఆర్‌ఎఫ్ చెక్కు అందజేత

రాయదుర్గం: ఆపదలో ఉన్నవారికి సీఎంఆర్‌ఎఫ్ ఆపన్నహస్తం అందిస్తోందని ఎమ్మెల్యే గాంధీ పేర్కొన్నారు. గచ్చిబౌలి డివిజన్ రాయదుర్గంకు చెందిన గణేష్‌కు అత్యవసర చికిత్స నిమిత్తం సీఎంఆర్‌ఎఫ్ ద్వారా మంజూరైన లక్షరూపాయల ఎల్‌ఓసీ పత్రాన్ని లబ్ధిదారులకు అందించారు. బీఆర్‌ఎస్‌పార్టీ నాయకులు రామకృష్ణ, అష్రఫ్, సలావుద్దీన్ పాల్గొన్నారు.

మియాపూర్- నార్సింగి బస్సు నంబర్ 221

- ప్రతి 15 నిమిషాలకో బస్సు

రాయదుర్గం: మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి నార్సింగికి బస్సులు వేశామని గచ్చిబౌలి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ ఆర్టీసీ డిపో మేనేజర్ పి శ్రీనివాస్ మంగళవారం తెలిపారు.ఈ రూట్‌లో నాలుగు మెట్రో బస్సులు, మరో నాలుగు ఆర్డినరీ బస్సులు నడుస్తాయని, బస్సు నంబర్ 221 అని తెలిపారు. ప్రతి 15 నిమిషాలకు ఒక బస్సు ఉంటుందని ..మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి మొదటి బస్సు ఉదయం 6.25 గంటలకు, చివరి బస్సు రాత్రి 7.30 గంటలకు బయలుదేరతాయన్నారు. నార్సింగి నుంచి మొదటి బస్సు ఉదయం 7.20 గంటలకు బయలుదేరుతుందని, చివరి బస్సు రాత్రి 8.25 గంటలకు బయలుదేరుతుందన్నారు. ఈ రూట్‌లో మియాపూర్ మెట్రో స్టేషన్‌లో ప్రారంభమయ్యే ఆర్టీసీ బస్సులు ఆల్విన్‌క్రాస్‌రోడ్డు, హఫీజ్‌పేట్, కొండాపూర్, గచ్చిబౌలి కూడలి, కోకాపేట్, కోకాపేట్ క్రాస్‌రోడ్డు మీదుగా నార్సింగి వరకు నడుస్తాయన్నారు. కాలనీ, బస్తీల నుంచి మెట్రో స్టేషన్లకు బస్సు సౌకర్యం కల్పించేందుకు ఈ రూట్‌లో వేశామని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య కార్మికులకు న్యాయం చేయండి


ఆదిల్ షరీఫ్

అబిడ్స్: జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య కార్మికులకు, సిబ్బందికి సీఎం కేసీఆర్ ప్రభుత్వం న్యాయం చేయాలని మున్సిపల్ సహకార మజ్దూర్ యూనియన్, ఐఎన్‌టీయూసీ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆదిల్ షరీఫ్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ పారిశుద్ధ్య సిబ్బందికి రూ.1000 వేతనం పెంచుతున్నట్లు మేడే రోజు ప్రకటించడం అన్యాయంగా ఉందన్నారు. జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..పారిశుద్ధ్య సిబ్బందికి కేవలం రూ.17 వేలు మాత్రమే జీతం వస్తుందన్నారు. రివిజన్ తర్వాత రూ.18 వేలు వస్తుందన్నారు. పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో పారిశుద్ధ్య కార్మికులకు రూ.22 వేల జీతం ఉందని ఆదిల్ షరీఫ్ గుర్తుచేశారు. కనీసం పొరుగు రాష్ట్రాల తరహాలో కార్మికులకు జీతాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్, కార్మికులను రెగ్యులరైజ్ చేస్తానని హామీ ఇచ్చి తొమ్మిదేళ్లు గడుస్తున్నా ఇంతవరకు చేయలేదన్నారు. వెంటనే రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు.

ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలి

రాయదుర్గం: భూగర్భ డ్రైనేజీ సమస్యను పరిష్కరించేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటామని గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్‌రెడ్డి పేర్కొన్నారు. గోపన్‌పల్లిలో స్థానికులతో కలిసి పర్యటించారు. ప్రధానరోడ్డుపై డ్రైనేజీ మ్యాన్‌హోల్ లీకేజీలను పరిశీలించి సమస్యను పరిష్కరింపచేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చిన్న వర్షానికే నగరంలో పలు చోట్ల ముంపు, రోడ్లపైకి వరద నీరు చేరి నానా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. వర్షాకాలం ఆరంభమయ్యే లోగా నిర్మాణ పనులన్నీ పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో జల మండలి డీజీఎం నారాయణ, మేనేజర్ అభిషేక్ రెడ్డి, నాయకులు దయాకర్, రంగస్వామి, ముర్గా,సురేష్, స్థానికులు పాల్గొన్నారు.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తాం

గోల్కొండ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అన్ని స్థానాల్లో విజయం సాధిస్తారని కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ అన్నారు. మంగళవారం ఆయన మజ్లిస్ నాయకులతో కలిసి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కర్ణాటక మున్సిపల్ ఎన్నికల్లో మజ్లిస్ అభ్యర్థులు గణనీయమైన విజయాలు సాధించారన్నారు. మజ్లిస్ సెక్యులర్ విధానాలకు అక్కడి కర్ణాటక ప్రజలు ఎంతగానో మెచ్చుకుంటున్నారని ఆయన అన్నారు. అంతేకాకుండా దేశంలో అన్యాయాలు, అక్రమాలకు ఎదురించడంలో మజ్లిస్ పార్టీ ముందువరుసలో ఉంటుందని ఆయన అన్నారు.


మజ్లిస్ నాయకులతో ఎమ్మెల్యే కౌసర్

ఘనంగా మైసమ్మ-ఎల్లమ్మ ఆలయ వార్షికోత్సవం

డబీర్‌పురా: డబీర్‌పురా రాజనర్సింహానగర్‌లోని మైసమ్మ-ఎల్లమ్మ ఆలయంలో మంగళవారం 11వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా జరిగాయి. వార్షికోత్సవాలను పురస్కరించుకొని అమ్మవారిని సర్వాంగా సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో స్థానిక ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు చిగురు బాల్‌రాజ్, ఎల్లేష్, నక్కా రాజేశ్, మహేందర్, నవీన్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.


అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న భక్తులు

గోల్కొండ ఏరియా ఆస్పత్రికి అవార్డు


సర్టిఫికెట్ అందుకుంటున్న డాక్టర్ మజహార్ ఉల్లా

గోల్కొండ: ఎయిడ్స్, హెచ్‌ఐవీ పరీక్షలు అత్యుత్తమంగా నిర్వహించినందుకు గోల్కొండ ఏరియా ఆస్పత్రికి అత్యుత్తమ నాణ్యతాప్రమాణాలు పాటించే దవాఖానాను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ మేరకు మంగళవారం కేంద్ర ప్రభుత్వం నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ వారు మంగళవారం గోల్కొండ ఏరియా ఆస్పత్రిలో జరిగిన కార్యక్రమం ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు ప్రశంసాపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మజహర్ ఉల్లా మాట్లాడుతూ... వైద్యులు, నర్సింగ్ సిబ్బందితో పాటు ల్యాబ్ టెక్నీషియన్ వారి సహకారంతో హెచ్‌ఐవీ పరీక్షలు విజయవంతంగా నిర్వహిస్తున్నామన్నారు. అంతేకాకుండా ఆస్పత్రిలో శానిటైజేషన్‌పై ప్రత్యేక టీంను ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నామన్నారు. హెచ్‌ఐవీ పరీక్షలకు వచ్చే వారు నిర్భయంగా పరీక్షలు చేసుకునేలా వారికి కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నామని అన్నారు. హెచ్‌ఐవీ పాజిటివ్ వచ్చినా కూడా వారిలో ధైర్యం నింపుతున్నామని ఆయన అన్నారు. ఇటువంటి అవార్డు తమ ఆస్పత్రి రావడం అభినందనీయమన్నారు. ఆ అవార్డు సాధించటానికి ఆస్పత్రి టీం వర్కే ప్రధాన పాత్ర ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి ఆర్ఎంఓ, డాక్టర్ రవూఫ్ ఉద్దీన్, ఏఓడాక్టర్ శ్రీనివాసరావు, కౌన్సిలర్స్ బి. దిలీప్‌కుమార్, రవికుమార్, ల్యాబ్ టెక్నీషియన్ కుమార్ పాల్గొన్నారు.

సమ్మర్ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలి


కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షుడు గీతా మూర్తి

గోల్కొండ: దివంగత గుడిమల్కాపూర్ కార్పొరేటర్ ఏర్పాటు చేసిన జనహిత్ చారిటబుల్ ట్రస్ట్ సేవలు పేదలకు ఎంతగానో ప్రయోజనకరంగా ఉంటున్నాయని బీజేపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు గీతా మూర్తి అన్నారు. జనహిత్ చారిటబుల్ ట్రస్ట్, బీఎంఎల్ఎస్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో దేవర కరుణాకర్ జ్ఞాపకార్థం చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన 10 రోజుల సమ్మర్ క్యాంపు ముగింపు వేడుకలు మంగళవారం జరిగాయి. గుడిమల్కాపూర్ రామచంద్ర కమ్యూనిటీ హాల్‌లో జరిగిన ఈ వేడుకల్లో ఆమె సమ్మర్ క్యాంపులో పాల్గొన్న చిన్నారులకు గిఫ్ట్ కిట్‌లు అందించారు. చిన్నారులు సమ్మర్ క్యాంపుల్లో పాల్గొనడం వల్ల వారి జ్ఞాపకశక్తి పెరగడమే కాకుండా వారికి కొత్త స్నేహితులు దొరికే అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గీతారాణి, దేవర వంశీ, దేవర శ్రీనివాస్, అశ్విన్, రక్షిత్, రాధాకిషన్ యాదవ్, మురళీకృష్ణగౌడ్ తదితరులున్నారు.

కస్తూర్బా పాఠశాలల టీచర్లకు న్యాయం చేయాలి

ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్

గన్‌ఫౌండ్రీ: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కస్తూర్బా గాంధీ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న తాత్కాలిక టీచర్లను కాంట్రాక్టు టీచర్లుగా గుర్తించాలని వైఎస్సార్ సీపీ ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. మంగళవారం నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో కస్తూర్బా పాఠశాల టీచర్లకు న్యాయం చేయాలని కోరుతూ..బషీర్‌బాగ్‌లోని విద్యాశాఖ మంత్రి కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా మద్దతుగా హాజరైన కృష్ణయ్య మాట్లాడుతూ సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం తాత్కాలిక పోస్టులలో తాత్కాలిక ఉపాధ్యాయులను నియమించరాదని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 937 మంది కస్తూర్బా గాంధీ పాఠశాలల ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేష్, రామకృష్ణ, అనంతయ్య, పెద్దఎత్తున కస్తూర్బా పాఠశాలల టీచర్లు పాల్గొన్నారు.


విద్యాశాఖ మంత్రి కార్యాలయం ఎదుట ఆందోళనలో పాల్గొన్న ఎంపీ ఆర్.కృష్ణయ్య తదితరులు

ఆకట్టుకున్న 'నా తెలంగాణ కోటి రతనాల వీణ'



గన్‌ఫౌండ్రీ: త్రైలోక్య ఆర్ట్స్ అసోసియేషన్ 14వ వార్షికోత్సవ వేడుకలను పురస్కరించుకుని మంగళవారం రవీంద్రభారతిలో నిర్వహించిన నా తెలంగాణ కోటి రతనాల వీణ నృత్యరూపక ప్రదర్శన ఆహుతులను ఎంతగానో ఆకట్టుకుంది. తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ అధ్యక్షుడు నందిని సిద్దారెడ్డి, పర్యాటక శాఖ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ.. సాంప్రదాయ కళలను కాపాడుకోవాలని సూచించారు. అనంతరం నాట్య గురువులు రమణసిద్ధి, దేవరకొండ వెంకట నాగసాయి, యోగా గురువు నాగ సువర్ణలకు లలితకళ అవార్డులను, బొబ్బిలి శివాణి శ్రీహితలకు నాట్య దీప శిఖా బిరుదులను ప్రధానం చేశారు. ఈ నాటకాన్ని నందిని సిద్ధారెడ్డి రచించగా ఇందిరా నృత్య దర్శకత్వం వహించారు.

ఉత్కంఠ భరితంగా బ్యాడ్మింటన్ పోటీలు

గన్‌ఫౌండ్రీ: మ్యాచ్ పాయింట్ బ్యాడ్మింటన్ అకాడమీ ఆధ్వర్యంలో ఇండోర్ స్టేడియంలో మహిళలకు నిర్వహించిన బ్యాడ్మింటన్ పోటీలు మంగళవారం ఉత్కంఠ భరితంగా సాగాయి. ఈ పోటీల్లో సింగిల్స్ విభాగంలో జ్యోతి గెలుపొందగా రత్న రెండవ స్థానంలో నిలిచింది. అదేవిధంగా డబుల్స్ విభాగంలో అనిత, సోమ ప్రథమ స్థానంలో నిలవగా నేహా, సుష్మా రన్నరప్‌గా నిలిచారు. సీనియర్స్ విభాగంలో ప్రియాంక ప్రథమ స్థానంలో నిలవగా లహరి రెండవ స్థానంలో నిలిచారు. ఈ సందర్భంగా పోటీల్లో గెలుపొందినవారికి మెడల్స్, సర్టిఫికెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో పద్మాడెంటల్ కేర్ చైర్మన్ డాక్టర్ ఎం.పద్మ, మ్యాచ్‌పాయింట్ అకాడమీ చైర్మన్ ముప్పాల వేణు తదితరులు పాల్గొన్నారు.


పోటీల్లో గెలుపొందిన వారితో డాక్టర్ పద్మ తదితరులు

సాక్షి
మీరు వివాహ, జన్మదిన, పదవీ విరమణ శుభాకాంక్షలు, శ్రద్ధాంజలి, వర్ధంతి, జయంతి, వ్యాపార, ఉద్యోగ ప్రకటనలు, నోటీసులు, బహిరంగ ప్రకటనలు మొదలగు అన్ని రకాల ప్రకటనలు సాక్షి దినపత్రిక కొరకు సంప్రదించండి.
9010221230
9010463222
9553955684